క్లుప్తంగా

విద్యార్థులకు నాసా కిట్లు అందజేత



మైలవరం: విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానాన్ని వెలికితీసేందుకు నాసా కిట్లు అందజేయనున్నట్లు ఆర్‌ఐ వినోద్ తెలిపారు. మైలవరం శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులకు అంతరిక్ష కేంద్ర ప్రాజక్టుకు సంబంధించిన కిట్లను ఆర్‌ఐ వినోద్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించిన ఏరోనాటిక్స్ పరిశోధన సంస్థకు పంపేందుకు విద్యార్థులు ప్రాజక్టు రూపొందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్ సురేష్, ప్రిన్సిపాల్ రత్నదుర్గ, డీన్ తాతారావు, నాసా ఇన్‌చార్జి ఆషా పాల్గొన్నారు.

అంతర్ కళాశాలల పోటీల్లో తిరువూరు జట్టుకు ట్రోఫీ



తిరువూరు: మైలవరం ఎల్‌హెచ్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలోని అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీల్లో తమ కళాశాల జట్టు ట్రోఫీ సాధించినట్లు తిరువూరు ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ సుశీలరావు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీకళాశాలల విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొనగా, తమ కళాశాల జట్టు నాలుగోస్థానంలో నిలిచిందని తెలిపారు. తమ విద్యార్థి మహేష్‌బాబు డిసెంబరు 22 నుంచి కర్నాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే దక్షిణాది రాష్ట్రాల విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నమెంట్‌లో కృష్ణాయూనివర్సిటీ జట్టుకు అర్హత సాధించారని తెలిపారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు.

వాహనాల తనిఖీ



తిరువూరు: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువూరు సమీపంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల్లో బుధవారం ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అనుమతి లేకుండా నగదు తీసుకెళుతున్నా, మారణాయుధాలతో ప్రయాణం చేస్తున్నా చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తున్నట్లు తిరువూరు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. ముత్తగూడెం, సొబ్బాయిగూడెం, అక్కపాలెం, పేరువంచ, వెన్నవల్లి, పెద్దవరం, రాజవరం గ్రామాల వద్ద రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు బృందాలు తెలంగాణ వెళ్లే వాహనాల తనిఖీ నిర్వహించాయి.

వైఎస్సార్ సీపీ నాయకుడు బాబురెడ్డి మృతి



మైలవరం: వైఎస్సార్ సీపీ నాయకుడు, రెడ్డి సేవా సంఘం మైలవరం మండల అధ్యక్షులు కర్రి బాబురెడ్డి(62) మైలవరంలోని ఆయన స్వగృహంలో బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. బాబురెడ్డి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, నాయకులు సందర్శించి నివాళులర్పించారు.

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం

ఎమ్మెల్యే రక్షణనిధి

విస్సన్నపేట: పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పలు పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న వైద్యశాల భవనాన్ని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఆస్పత్రిలో అదనంగా నిర్మిస్తున్న గదులను ఎమ్మెల్యే పరిశీలించడంతో పాటు వైద్య సేవలు పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దూరం వెళ్లకుండా మండలంలోనే ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహించి, స్పెషలిస్టు వైద్యులతో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.

సీసీ రోడ్డు ప్రారంభం

స్థానిక చింతకుంట వీధి, ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డులో గడప గడపకు మనప్రభుత్వం నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే రిబ్బన్‌కట్ చేసి ప్రారంభించారు. ఎంపీపీ పిల్లి మెర్సీవనజాక్షి, జెడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, సర్పంచ్ సాధు పాటి నాగమల్లేశ్వరి, కేడీసీసీబీ డైరెక్టర్ భూక్యా రాణి, వైస్ ఎంపీపీ రెడ్డి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివబాజీ, జిల్లా కమిటీ సభ్యుడు ప్రకాష్, ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శేషగిరి, ఉపసర్పంచ్ సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ జి.మల్లయ్య, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పాలక వర్గ సభ్యులు అబ్బినేని హరి, కోటా రాధాకృష్ణ, వైద్యాధికారి ఎండీ రసూల్ పాల్గొన్నారు.



ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న రోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రక్షణనిధి



మల్లేలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించిన ఎమ్మెల్యే రక్షణనిధి

సంక్షేమంతో పాటే అభివృద్ధి

మల్లేల(తిరువూరురూరల్): గ్రామాల్లో పేదలకు సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కే రక్షణనిధి అన్నారు. మండలంలోని మల్లేలలో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు మంజూరైన నిధుల వివరాలతో కూడిన డిస్‌ప్లే బోర్డులను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలను మంజూరు చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలో వెల్‌నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, సచివాలయ భవనాలను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. మల్లేల సర్పంచ్ మరియమ్మ, ఉప సర్పంచ్ సువర్చల, పీఏసీఎస్ చైర్‌పర్సన్లు రవికుమార్, నారాయణరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం నాగనర్సిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూమిపై శాశ్వత హక్కుతో పేదల జీవితాల్లో వెలుగు

ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

ముసునూరు: భూమిపై శాశ్వత హక్కుల కల్పన పథకం పేద రైతుల జీవితాలకు ఆర్థిక భవిత చేకూర్చి, నిజమైన లక్షాధికారులుగా మారుస్తుందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. ముసునూరులో తహసీల్దార్ దాసరి సుధ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సభ్యుడు వరికూటి ప్రతాప్ అధ్యక్షతన అసైన్‌మెంట్ భూములకు సంబంధించి పట్టాల పంపిణీ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2003 నుంచి భూమిని సాగుచేస్తున్న పేద రైతులకు తమ స్వాధీనంలోని భూమిపై శాశ్వత సంపూర్ణ హక్కులను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనన్నారు. మండలంలో మొత్తం 248 మంది లబ్ధిదారులకు, 227 ఎకరాలకు పైగా భూములకు సంబంధించిన రైతులకు పట్టాలు మంజూరయ్యాయని తెలిపారు. 27 మంది నూతన లబ్ధిదారులకు 27.89 ఎకరాలకు పట్టాల మంజూరు చేశామన్నారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పూజిత, ఎంపీపీ కొండా దుర్గాభవాని, వైస్ ఎంపీపీలు రాజానాయన, గంగాధర్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు, ఎంపీడీఓ జి.రాణి పాల్గొన్నారు.



లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

నూజివీడు: స్థానిక పురపాలక సంఘం పాలకవర్గ సాధారణ సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ తెలిపారు. ఉదయం 11గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు

పుట్రేల (విస్సన్నపేట): పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ అని ఎంపీపీ పిల్లి మెర్సీవనజాక్షి అన్నారు. మండలంలోని పుట్రేల సచివాలయం–2 పరిధిలో పల్లెకుపోదాం, ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అనంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి డిస్‌ప్లే బోర్డు, వైఎస్సార్ సీపీ జెండాను జిల్లా వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్ దోర్నాల దామోదరరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, సర్పంచ్ స్వాతి, సచివాలయ మండల కన్వీనర్ శివబాజీ, కేడీసీసీబీ డైరెక్టర్ భూక్యా రాణి, నాయకులు పటాభిరెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటరత్నం, స్వామి, హరి, దస్తగిరి పాల్గొన్నారు.

అభివృద్ధి అనేది వైఎస్సార్ ప్రభుత్వానికే సాధ్యం

కీర్తిరాయునిగూడెం(మైలవరం): అభివృద్ధి అనేది వైఎస్సార్ ప్రభుత్వానికే సాధ్యం అని వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జే గంగాధరరావు తెలిపారు. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం సచివాలయం ప్రాంగణంలో సర్పంచ్ బొర్ర శేషాద్రి అధ్యక్షతన బుధవారం పల్లెకు పోదాం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆశీస్సులతో కీర్తిరాయునిగూడెం పంచాయతీ పరిధిలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగాయన్నారు. ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు తిరుపతిరావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు వెంకట్రావు పాల్గొన్నారు.

సంక్షేమ దాత వైఎస్ జగన్

చాట్రాయి: ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఏపీ కో–ఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి స్పష్టం చేసారు. బుధవారం మండలంలోని చిన్నంపేట గ్రామ సచివాలయంలో నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యురాలు భారతి, వైఎస్సార్ సీపీ నాయకులు పరసా చెన్నారావు, మిద్దె బాలకృష్ణ, మిద్దె శివాజీ పాల్గొన్నారు.



కీర్తిరాయునిగూడెంలో జరిగిన పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రసంగిస్తున్న గంగాధరరావు

సీఎం జగన్‌కు అండగా నిలవాలి

ఆగిరిపల్లి: సీఎం జగన్‌కు ప్రజలు అండగా నిలవాలని జెడ్పీటీసీ సభ్యుడు పిన్ని బోయిన వీరబాబు అన్నారు. చిన్నాగిరిపల్లిలో బుధవారం వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. రూ.23 కోట్లతో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల బోర్డును జెడ్పీటీసీ వీరబాబు ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పల్లగాని నరసింహారావు, జిల్లా కార్యదర్శి మచ్చా హరిబాబు పాల్గొన్నారు

పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం

నూజివీడు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారిని ఆదుకుంటోందని సచివాలయాల కన్వీనర్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్ అన్నారు. పట్టణంలోని 17,18 వార్డులకు సంబంధించి 9వ వార్డు సచివాలయం వద్ద బుధవారం వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లబ్ధిని తెలిపే బోర్డును ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోటమ్మ, వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.



పుట్రేలలో డిస్‌ప్లే బోర్డు ఆవిష్కరిస్తున్న జిల్లా వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్ దామోదరరెడ్డి

కుంటముక్కలలో..

జి.కొండూరు: మండలంలోని కుంటముక్కల సచివాలయం పరిధిలో పల్లెకుపోదాం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలను నాయకులు బుధవారం నిర్వహించారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండాను నాయకులు ఎగురవేశారు. సచివాలయ పరిధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన డిస్‌ప్లే బోర్డును ప్రారంభించారు.



చిన్నంపేటలో సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్న దేశిరెడ్డి

ప్రజాశ్రేయస్సే ప్రభుత్వ ఆశయం

దుందిరాలపాడు(గంపలగూడెం): ప్రజాశ్రేయస్సు, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మీ తెలిపారు. గంపలగూడెం మండలం దుందిరాలపాడులో బుధవారం వై ఏపీ నీడ్స్ జగన్, పల్లెకు పోదాం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద సంక్షేమ పథకాలకు సంబంధించిన డిస్‌ప్లే బోర్డును ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు శామ్యూల్, సర్పంచ్ బంకా బాబురావు ఆవిష్కరించారు. కూడలి వద్ద వైఎస్సార్ సీపీ జెండాను మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఎగురవేశారు.

సంక్షేమానికి చిరునామా వైఎస్సార్ సీపీ

ముసునూరు: ప్రజల సంక్షేమానికి చిరునామా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని జెడ్పీటీసీ సభ్యుడు డా.వరికూటి ప్రతాప్, ఎంపీపీ కొండా దుర్గాభవాని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో బుధవారం కాట్రేనిపాడు గ్రామ సచివాలయం వద్ద ఈఓపీఆర్డీ సత్యనారాయణ అధ్యక్షతన పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పథకాల వివరాలను తెలిపే డిజిటల్ బోర్డును సొసైటీ అధ్యక్షుడు యనమదల రాజా, ఆర్ సుబ్బారావు ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ మండల, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు, కంబాల రాంబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.



నూజివీడులో లబ్ధిని తెలిపే బోర్డును ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు



జి.కొండూరు మండలం కుంటముక్కలలో డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించిన నాయకులు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

భవానీపురం(విజయవాడపశ్చిమ): గొల్లపూడి సెక్షన్ పరిధిలోని 11 కేవీ వెంకయ్య స్వామి టెంపుల్ ఫీడర్ లైన్ల మరమ్మతుల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీసీపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజినీర్ బీవీ సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ల్యాంకో కాలనీ ఏరియా, జీజీజీ స్కూల్ ఏరియా, వీఆర్ఎల్ గోడౌన్ ఏరియా, మురళీకృష్ణ టింబర్ డిపో, మెగా వింగ్ మిక్సింగ్ ప్లాంట్ ఏరియా, రాధా మాధవ్ టింబర్ డిపో ఏరియా వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖతో సహకరించాలని కోరారు.

గంపలగూడెంలో..

గంపలగూడెం: గంపలగూడెం మండలం తోటమూల, సొబ్బాల, లింగాల, గుళ్లపూడి గ్రామాలకు గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌శాఖ సబ్ ఇంజినీర్ కొమ్ము వాసు తెలిపారు. 33కేవీ మెయిన్ లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్న కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలి

జి.కొండూరు: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని టర్ల్ (టీచింగ్ ఎట్ రైట్‌లెవెల్) రాష్ట్రస్థాయి బృందం ప్రతినిధి, ప్రథమ్ ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి.రాంబాబు అన్నారు. మండల పరిధి చెవుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను ప్రథమ్ ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి రాంబాబు, సమన్వయకర్త వినోద్‌దీపక్, సభ్యుడు హరిబాబు బుధవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పరిశీలించారు. హెచ్‌ఎం కెజెస్ లక్ష్మి పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

మైలవరం: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ప్రవాసాంధ్రులు, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు లకిరెడ్డి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన ప్రసంగించారు. ఈ పోటీలలో మహిళల విభాగంలో విజయవాడకు చెందిన సిద్ధార్థ మహిళా కళాశాల జట్టు ప్రథమ స్థానం, ద్వితీయ స్థానాన్ని ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్‌జీ కళాశాల, తృతీయ స్థానాన్ని పీబీ సిద్ధార్థ కళాశాల, నాల్గో స్థానాన్ని మొవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కైవశం చేసుకున్నాయి. పురుషుల వాలీబాల్ పోటీల్లో మొదటి స్థానాన్ని విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల, రెండో స్థానాన్ని విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మూడో స్థానాన్ని విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల, నాల్గో స్థానాన్ని తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కైవశం చేసుకున్నాయి. విజేతలకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి బహుమతులు అందజేశారు.



వాలీబాల్ మహిళల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన సిద్ధార్థ మహిళా కళాశాల జట్టు



పురుషుల వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు

ఘనంగా చంటినాయన పుట్టినరోజు



కేకు కటింగ్ కార్యక్రమంలో చంటినాయన

ఆగిరిపల్లి: ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తనయుడు, మేకా నాగ వెంకట వేణు గోపాల అప్పారావు(చంటినాయన) పుట్టినరోజు వేడుకలు ఆగిరిపల్లిలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వడ్లమాను నుంచి వైఎస్సార్ సీపీ అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు శేషుబాబు ప్రత్యేక పూజలు చేసి చంటి నాయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆగిరిపల్లి బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి మచ్చాహరి బాబు ఆధ్వర్యంలో క్రేన్‌తో తీసుకొచ్చిన గజమాలను చంటి నాయనకు వేసి శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుడు వీరబాబు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజనా కుమారి తదితరులు పాల్గొన్నారు.

‘ఆడుదాం ఆంధ్రా’లో రిజిస్ట్రేషన్ చేసుకోండి

మైలవరం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా కార్యక్రమాల్లో ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతలో గెలుపోటములతో సంబంధం లేని క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలు పెట్టిన మహా యజ్ఞమే ఆడుదాం ఆంధ్రా క్రీడా కార్యక్రమం అని పేర్కొన్నారు. 15 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ప్రతి సచివాలయం నుంచి కనీసం రెండు టీములు తప్పని సరిగా పోటీలో పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నుంచి ప్రారంభమై 50 రోజులు జరిగే ఈ క్రీడా సంబరాల్లో పాల్గొనేందుకు వెబ్‌సైట్‌లో లేదా 1902కు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.

అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలి



నూజివీడులో అవగాహన ర్యాలీ

నూజివీడు: ఓటు హక్కు అనేది 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, కాబట్టి ఓటు లేని వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. ఓటు హక్కుపై పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి పెద్దగాంధీ బొమ్మ సెంటర్ వరకు బుధవారం విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో అవగాహన ర్యాలీని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్‌రషీద్, ఎంపీడీఓ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

ఓటర్ల నమోదుపై అవగాహన

ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు ఎస్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటర్ల నమోదు కార్యక్రమంపై బుధవారం తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ వెంకట్రావు, ప్లేస్మెంట్ డైరెక్టర్ సురేంద్రబాబు, ప్రొఫెసర్ రాగ సాయి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి ఊరేగింపు

చాట్రాయి: మండలంలోని సి గుడిపాడులో దీక్ష చేపట్టిన అయ్యప్ప మాలధారులు బుధవారం స్వామిని గ్రామంలో ఊరేగించారు. స్వామి మాలధారులు, మహిళలు, భవానీలు భజనలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

నేడు నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం

తిరువూరు: తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం జరుగుతుందని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. ఉదయం 11 గంటలకు చైర్‌పర్సన్ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగంచేసుకోవాలి



గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేస్తున్న నాగరాజు

ఆర్లపాడు/సొబ్బాల(గంపలగూడెం): ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని మండల ప్రత్యేకాధికారి నాగరాజు తెలిపారు. గంపలగూడెం మండలం ఆర్లపాడు, సొబ్బాల గ్రామాల్లో బుధవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఆయా పథకాలపై అవగాహన కలిగేలా నిర్వహించిన ప్రదర్శనను ప్రజలు తిలకించారు. రెండు గ్రామాల్లో ప్రధామంత్రి ఉజ్వల పథకంలో మంజూరైన 15 ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఈఓపీఆర్డీ బాబురావు, ఎంఈఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

చిరు వ్యాపారికి మాజీ ఎమ్మెల్యే సాయం

నూజివీడు: నూజివీడు పట్టణానికి చెందిన చిరు వ్యాపారికి మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఆర్థిక సాయాన్ని అందించారు. పట్టణంలోని గొడుగువారిగూడెంకు చెందిన ఆకుల వీరభద్రరావు, సుజాత దంపతులు టిఫిన్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందజేయాలని వారు చిన్నం రామ కోటయ్యను కోరడంతో ఆయన స్పందించి వ్యాపార నిర్వహణకు టిఫిన్ బండి బుధవారం అందజేశారు.